SOME PAGES IN THE ORIGINAL CONTAIN FLAWS AND OTHER DEFECTS WHICH APPEAR ON THE FILM

Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

సుబ్రహ్మణ్యేశ్వరకవి, యమ్మనూరు

కృష్ణ శతకము

కడప, 1923

Record no. 663

Subrahmaṇyēśvarakavi,
Yammanūru

Kṛṣṇa śatakamu

Kaḍapa, 1923

Record no. 663

SUNDARAYYA VIGNANA KENDRAM

1-8-1/B/25/A, Bagh Lingampalli
Hyderabad – 500 044, Andhra Pradesh, India

Bibliographic Record Target

సుబ్రహ్మణ్యేశ్వరకవి, యమ్మనూరు.

కృష్ణ శతకము / యమ్మనూరు సుబ్రహ్మణ్యేశ్వరకవి కృతము.- కడప : వేంకటేశ్వర ముద్రణాలయము, 1923.

(1), 30 p. ;17 cm.

Record no. 663

Subrahmaṇyēśvarakavi, Yammanūru.

Kṛṣṇa śatakamu / Yammanūru Subrahmaṇyēśvarakavi kṛtamu.- Kaḍapa : Vēṅkaṭēśvara Mudraṇālayamu, 1923.

(1), 30 p. ;17 cm.

Record no. 663

35 mm microfilm

Image placement: IA (IIA) IB IIB   Date filming began: 25 January, 2006

13

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

శ్రీరస్తు.

5 FEB 1924
TALUK.
P. VENGANNA CHE

9151

కృష్ణ శతకము.

యమ్మనూరు సుబ్రహ్మణ్యేశ్వర కవి కృతము.

కడప
శ్రీ వేంకటేశ్వర ముద్రణాలయమున
ముద్రితము.

1923.

Maximum light given.

Sreeramulu.
This book belongs to
P. Vengamma Settygaru. Vallur.
29-6-1923. Friday. Cuddapah Dt

శ్రీరస్తు.

కృష్ణ శతకము.

యన్నానూరు సుబ్రహ్మణ్యేశ్వర కవి కృతము.

కడప

శ్రీ వేంకటేశ్వర ముద్రణాలయమున

ముద్రితము.

1923.

Best copy available.

విజ్ఞప్తి

ఆర్యులారా !

ఈ శతకము నాకవిత్వమునఁ బ్రథమ గ్రంథము. పాండిత్యము లేమి నెన్నియో దోషములుండవచ్చు. నామిత్రులు కొన్ని సవరణలు చూపిరి. సవరించితిని. "ప్రమాదో ధీమతామపి" అనియుండఁ గా నిఁక నాబోటివాని మాటుచెప్ప నేటికి ? శతకము నాభక్తికొలఁది చించితినిగాని కవిత్వశక్తిని గనఁబఱచుటకుఁ గాదని విన్నవించుట న్న నెక్కువగా వ్రాయఁదగిన విషయములు లేవు.

ఇట్లు విన్నవించు,

విధేయుఁడు,

వేంకటాచలయజ్వ పుత్రుఁడగు

యమ్మనూరు సుబ్రహ్మణ్యేశ్వరకవి.

దాదిరెడ్డిపల్లె శ్రోత్రియము.

కమలాపురం తాలూక, కడప జిల్లా.

1923 సం॥ మార్చి నెల 12 వ తేది.

ల్గుణ బహుళ దశిమి సోమవారము.

శ్రీ

ఓం శ్రీకృష్ణాయనమః

కం॥ శ్రీవల్లభ ! నిను సంస్తుతిఁ ।
గావించెద భక్తలోక • కల్పద్రుమ ! నా ।
భావమున నిలిచి మోక్ష ।
శ్రీవిభవము నాకుఁ గలుగఁ • జేయవె కృష్ణా! ॥ 1

కం॥ క్షీరాబ్ధి తనూజాతకు ।
సారస శృంగారసదన • సంవాసికి వం ।
దారు జనకల్పవల్లికి ।
శ్రీరమణికి నే నమస్క • రించెదఁ కృష్ణా! ॥ 2

కం॥ శతమన్యుముఖదివౌక ।
స్తుతితోఁ గొలువుండునట్టి ♦ ధాతకు నాయు ।
ర్దాతకు భువనత్రయని ।
ర్మాతకుఁ గేల్మోగుతు శుద్ధ ♦ మతికై కృష్ణా! ॥

కం॥ కమలాసనసతికిఁ ద్రయీ ।
కమనీయాకృతికి హంస ♦ గతికి వినమితా ।
నిమిషతతి కేన్నఁ గడు హా ।
క్షమున్ వందనముఁ జేతు ♦ సాగిలి కృష్ణా! ॥

కం॥ వినుతింతుఁ బొంగెడు వానిన్ ।
నిను నమ్మితి నన్ను నెదుర ♦ నిలిచెడివానిన్ ।
తనభక్తు లెట్టు లడిగిన ।
వెనుదీయక యొసఁగు శివుని ♦ వేడెదఁ గృష్ణా!॥

కం॥ శంకరగృహమేధిని శ్రిత।
శంకరిని సుసర్వవిద్వ ♦ షద్ధనుజవినా।
శంకరిణి మేము నమ్మిన।
శంకరిని దలంతు మాన ♦ సంబునఁ గృష్ణా! ॥

కం॥ తలఁ చెద గౌరీతనయునిఁ ।
దలఁ చెద భక్తార్థసిద్ధి ♦ దాయకు సుముఖున్ ।
దలఁచెదఁ బరము కృపాకగు ।
దలఁచెద మతిమంతు నేక ♦ దంతుఁ గృష్ణా! ॥ 7

కం॥ మా పెద్దల పెద్దలుమతే ।
మా పెద్దలునమ్మికొలువ ♦ మాయేలికనై ।
మాంపాల వెలసియుండెడు ।
మోపురిభైరవునిఁ దలఁతు♦ముదమునఁ గృష్ణా!॥

కం॥ శ్రీ పార్వతీశ్వరుల భవ ।
తాపహరుల హరిహరాభి ♦ ధానుల భువన ।
వ్యాపారచణులఁ జప్ప ।
ల్లీపురవాసులను నేఁ గొ ♦ లిచెదను గృష్ణా ! ॥ 9

కం॥ రామేశ్వరభట్టారక ।
నామున్ సుగుణాభిరాము ♦ నళిఁ ధ వలస ।
ద్ధామున్ మత్ప్రపితామహు ।
వేమఋ వినుతింతు ధర్మ♦విదు శ్రీ కృష్ణా ! ॥ 10

కం॥ నాకుఁ బితామహులు సతత ।
శ్రీకంఠ ధ్యాననియమ ♦ శీలునిఁ బుణ్య ।
శ్లోకుని నారాయణ వరు ।
లోకోత్తముఁ దలఁతుఁ బద్మ ♦ లోచన కృష్ణా! ॥ 11

కం॥ నీమమునఁ బెక్కు క్రతువులఁ ।
గామంబున సలిపి పరమ ♦ గతిఁ గన్న తప ।
శ్రీమహితు వేంకటాచల ।
నామాధ్వరిఁ దండ్రిఁ దలఁతు ♦ నామదిఁ గృష్ణా! ॥ 12

కం॥ పరహితమతి మాయజ్ఞే ।
శ్వరశాస్త్రి మహత్తరాశి ♦ షమ్మున ననున ।
క్షరవంతుఁ గానొనర్చిన ।
గురు నాచిత్తమునఁ గోరి ♦ కొలిచెదఁ గృష్ణా! ॥ 13

కం॥ వినుతించెద వాగనుశా ।
సనుయజ్వను నెఱ్ఱనార్య ♦ సర్వజ్ఞుని నా ।
చనసోమనాథు శ్రీనా ।
థుని భాస్కరుఁ జాలభక్తి ♦ తో శ్రీకృష్ణా! ॥

కం॥ పలికెదఁ గోకిలవలె నని ।
పలుక ప్రయత్నించు కాక ♦ వాక్కులపగిదిన్ ।
బలుకుచు నుండెడి కాకవి ।
తలఁ గూర్చి ప్రశంసయనుచి ♦ తము శ్రీకృష్ణా! ॥ 15

కం॥ శివుని స్మరియించి సాత్వి ।
చ్ఛివతుల్యులఁ బెద్దలను భ ♦ జించి గురువరే ।
ణ్యు వినుతిని సలిపి కవిపుం ।
గవులన్ గొనియాడిఁ శుద్ధి గాంచితిఁ గృష్ణా! ॥ 16

కం॥ శివుఁడు నిజశక్తి నంబుజ ।
భవుఁడు మహాబుద్ధి విఘ్న ♦ పతి నిర్విఘ్న ।
వ్యవసాయమునే యొసఁగఁగఁ ।
గవులకు నీవఖిలమిచ్చు ♦ ఘనుఁడవు కృష్ణా! ॥ 17

కం॥ అక్షర రూపుని ఛందో ।
లక్షణలక్షితుని రసవి ♦ లాసుని విద్యా ।
రక్షకు వినుతించిన గృతి ।
లక్షణయుత మఖిల శుభఫ ♦ లప్రద కృష్ణా! ॥ 18

కం॥ తప్పులుగలవని లోకము ।
తప్పులఁ బట్టుట కొంకింతఁ • దలకను, వినుమా ।
యప్పా నాపలుకును నీ ।
వొప్పిన నయ్యదియె చాలు • నో శ్రీ కృష్ణా ! ॥ 19

కం॥ మంచిది కృతియని ప్రజ శ్లా ।
ఘించినఁ బ్రాప్తించునట్టి • కీర్తి కొఱకుఁ గా ।
వించగ లేదిది నిన్వీను ।
తించిన లాభంబు చాల • దే ? శ్రీ కృష్ణా ! ॥ 20

కం॥ ప్రాచీన కవులవలెని ।
న్నీచరితలు కృతులు వ్రాయ • నిపుణత లేమిం ।
దోఁచు గతి భక్తిచేత ।
న్నీచారిత్రముల వ్రాయనేరమె • కృష్ణా! ॥ 21

కం॥ సరసము విరసము చెవికి ।
స్వరుసము నానేర్చుకొలదిఁ • బలికెదఁ గవిశే ।
ఖరుఁడని యీలోకులచే ।
బిరుదుగొన న్గాదు నీదు • ప్రీతికె కృష్ణా! ॥ 22

కం॥ శకటాసురుఁ బరిమార్చి ।
బకదైత్యుని రూపుమాపి • వత్సాసురనా ।
మకు గిట్టి సంహరించిన ।
ప్రకటబలుం డనుచు జగము • పలుకును గృష్ణా! ॥ 31

కం॥ మన్నేటికి భక్షించెద ।
వన్నాయని తల్లి వదన • మరయఁగ నీవం ।
దన్ని జగంబులు సూపిన ।
చిన్నయ్యా నీదుచేత • చిత్రము కృష్ణా ! ॥ 32

కం॥ చలమున మీజనని యులూ ।
ఖలమున నినుఁ గట్టి వేయఁ • గా నీడ్చుచు మ ।
ద్దుల గూల ద్రోఁచు, నీ చే ।
తలు బాలుర సేయుపనులె • తండ్రీ కృష్ణా ! ॥ 33

కం॥ బాలుండవై గోవర్ధన ।
శైలము నొక వ్రేలిపయిన • ఛత్రము కరణిన్ ।
దాలిచి గోగోపాలుర ।
జాలిం బోఁ ద్రోయ నీవె • చాలుదు కృష్ణా ! ॥ 34

కం॥ తప్పులుగలవని లోకము।
తప్పులఁ బట్టుట కొకింతఁ • దలకను, వినుమా।
యప్పా నాపలుకును నీ।
వొప్పిన నయ్యదియె చాలు • నో శ్రీ కృష్ణా!॥ 19

కం॥ మంచిది కృతియని ప్రజ శ్లా।
ఘించినఁ బ్రాప్తించునట్టి • కీర్తి కొఱకుఁ గా।
వించగ లేదిది నివ్విను।
తించిన లాభంబు చాల • దే? శ్రీ కృష్ణా!॥ 20

కం॥ ప్రాచీన కవులనూఁశి।
నీచరితలు కృతులు వ్రాయ • నిపుణత లేమిం।
దోఁచు గతి భక్తిచేత।
నీచారిత్రముల వ్రాయనేరమె • కృష్ణా!॥ 21

కం॥ సరసము విరసము చెవికి।
స్వరుసము నానేర్చుకొలఁది • బలికెదఁ గవిశే।
ఖరుఁడని యీలోకుల చే।
బిరుదుగొనన్గాదు నీదు • ప్రీతికె కృష్ణా!॥ 22

కం॥ శకటాసురుఁ బరిమార్చి।
బకదైత్యుని రూపుమాపి • వత్సాసురనా।
మకు గిట్టి సంహరించిన।
ప్రకటబలుం డనుచు జగము • పలుకును కృష్ణా!॥ 31

కం॥ మన్నేటికి భక్షించెద।
వన్నాయని తల్లి వదన • నరయఁగ నీవం।
దన్ని జగంబులు చూపిన।
చిన్నయ్యా నీదు చేత • చిత్రము కృష్ణా!॥ 32

కం॥ చలమున విూజనని యులూ।
ఖలమున నినుఁ గట్టి వేయఁ • గా నీడ్చుచు మ।
ద్దుల గూల ద్రోఁచు, నీ చే।
తలు బాలురు సేయుపనులె • తండ్రీ కృష్ణా!॥ 33

కం॥ బాలుఁడవై గోవర్ధన।
శైలము నొక వ్రేలిపయిన • ఛత్రము కరణిన్।
దాలిచి గోగోపాలుర।
జాలింబ్రోయ నీవె • చాలుదు కృష్ణా!॥ 34

కం॥ యమునా తోయములఁ జల।
కములాడెడు గోపకన్య ♦ కల వలువలు చౌ।
ర్యము సల్పి తద్వయస్యా।
సముదయములఁ జూచి నవ్వఁ ♦ జాణవు కృష్ణా! ॥ 35

కం॥ షోడశసహస్రయువతుల।
తోడఁ నీ వన్ని యాకృ ♦ తులచే సురత।
క్రీడలను సలుపు నేరుపు।
వాఁడవు నీతత్వ మెరుఁగ ♦ వశమా? కృష్ణా! ॥ 36

కం॥ నీతివిదూరుం గంసుని।
మాతులుఁడని యునక త్రుంచి ♦ మాతామహుచే।
భూతల మేలించు జగ।
త్త్రాతా! నన్నరయ నేల ♦ రా! శ్రీ కృష్ణా! ॥ 37

కం॥ నీనామమ్మును శ్రద్ధ।
నీవ్వీనులలర విని వినినదాని ♦ విడువక యెపుడున్।
ధ్యానించుచుండి తదను।
ష్ఠానంబే సలుపువాఁడు ♦ సాధువు కృష్ణా! ॥ 38

కం॥ నీనామ మంత్ర పఠనము।
మానవులకు మొదటిచదువు ♦ మఱియొక్కటియే।
దేనియు దీనికి దుల్యము।
గా నిలువఁగ లేదు నిజము ♦ గా శ్రీకృష్ణా! ॥ 39

కం॥ నీనామ మంత్రరాజము।
దీనముగా నిలుపుకొన్న ♦ దీననిధులగు నా।
మానవుల కేమి కోరినఁ।
గాని పనుల్గలవె? యెంచఁ ♦ గా శ్రీ కృష్ణా! ॥ 40

కం॥ నీనామజపమె స్నానము।
నీనామ జపంబె సంధ్య ♦ నిగమత్రయముల్।
నీనామ మహిమఁ దెలుపుని।
ధ్యానంబులటంచు నాత్మఁ ♦ దలఁచెదఁ కృష్ణా! ॥ 41

కం॥ నీనామ భజన వాంఛయు।
నీనామముఁ బలుకు భక్త ♦ నివహాము మైత్రిన్।
మానసమునందు నిలుపుము।
నే నన్యముఁ గాంక్షసేయ ♦ నేరను గృష్ణా! ॥ 42

కం॥ నీనామామృత మానిన ।
గాని జరాజన్మభయము • గలుగక యుండెన్ ।
గానేర సత్యమిదియో ।
నానాజగదవనకారణా ! శ్రీకృష్ణా ! ॥ 43

కం॥ నీనామ భజన మబ్బిన ।
వాని న్నిరతాగ్నిహోత్ర • భక్తులు సంగా ।
స్నాన పరిశుద్ధ దేహులు ।
దాన గుణాన్వితులు పోలఁ • దగుదురె ! కృష్ణా !॥ 44

కం॥ నీనామగణము జిహ్వా ।
స్థానమ్మున నిల్పి నన్ను • ధన్యునిఁ జేయం ।
గానోపువాఁడ వీవే ।
దీనజనాధార ! నాకు • దిక్కుర కృష్ణా ! ॥ 45

కం॥ ఆగమములు దొంగిలించని ।
సాగరమున డాగ వెంటఁ • జని సోమకునిన్ ।
వేగిరమొత్తున్నె ధాతకు ।
నాగమములొసంగితె ఝ • షాకృతిఁ గృష్ణా !॥ 46

కం॥ అమరాసురవితతి సము ।
ద్రముఁ దరువఁగ నందు మంథ • రము మున్గిన గూ ।
ర్మమవై గిరని భరించితి ।
వమరుల కమృతంబు దొరయ • నగునని కృష్ణా !॥ 47

కం॥ అక్కనకాక్షుఁడు ధారుణిఁ ।
గ్రక్కునఁ గొనిపోవఁగా వ • రాహమనయి యా ।
రక్కసునిఁ బోరఁబొరిగొని ।
చక్కఁగ సీవసుధ నిలుపఁ • జాలితె కృష్ణా ! ॥ 48

కం॥ హారిభజనాపరవశు సుతు ।
హారిఁ జూపుమటంచుఁ ద్రుంచు • నవసరమున శ్రీ ।
నరసింహాకృతి నక్తం ।
చరవక్షము వ్రచ్చి క్రీడ • సలిపితె ! కృష్ణా ! ॥ 49

కం॥ అడుగున కీభువిఁ గొని యొం ।
డడుగునకుం దివముఁ గొనుచు • నటమూఁడవదా ।
నడుగు బలి శిరముపై నిడి ।
వడిఁ ద్రొక్కు త్రివిక్రముఁడవు • వామన ! కృష్ణా !॥ 50

కం॥ ఎదురెవరు లేకయే యి ।
ర్వది యొకమాఱరసి యరసి ♦ రాజుల నెల్లన్ ।
గదనమునఁ ద్రుంచు శరకో ।
విదుఁడవు లోకైకవీర్య ♦ విశ్రుత కృష్ణా ! ॥ 51

కం॥ జనకుని యనుమతిఁ గైకొని ! ।
జనకసుతం గూడి వనులఁ ♦ జరియింపఁగ నీ ।
తను మ్రుచ్చిల రావణుఁ ద్రుం ।
చిన దశరథరామ ! దుష్ట ♦ శిక్షణ ! కృష్ణా ! ॥ 52

కం॥ హలమొక చేఁ గొని తమ్ముని ।
బలసంపదకన్న మిగుల ♦ బలదర్పముచే ।
ఖలశిక్ష సేయ నడిచెదు ।
బలరాముఁడవయ్య ! కామ ♦ పాలన ! కృష్ణా ! ॥ 53

కం॥ కృద్ధుల హింసానుత సం ।
బద్ధులకున్ హింసమాన్ప ♦ పద్ధతిఁ గఱపన్ ।
సిద్ధనుత నీవు పుట్టితి ।
బుద్ధుఁడవై పరమతత్వ ♦ బోధన కృష్ణా ! ॥ 54

కం॥ వలసిన భక్తాగ్రణులకుఁ ।
దలఁచిన తలఁపుల నొసం ♦ గఁ దలంచి జగతిలోన్ ।
వెలసితివి నిఖిల మందును ।
గలికియనం బేరునీవు ♦ గైకొని కృష్ణా ! ॥ 55

కం॥ వలనొప్పఁగ మానసమున ।
సలిపెదు నాషోడశోప ♦ చారంబులు నే ।
వల హర్షమొంది కైకొనఁ ।
దలఁచితి నాకోర్కెలకుగఁ ♦ దలఁచితి కృష్ణా ! ॥ 56

కం॥ దేహము దేవాలయ మిది ।
దేహమునన్ జీవుఁడనెడు ♦ దేవుం డాగా ।
వో హరి ! పూజించెద నే ।
సోహం భావమున నిన్ను ♦ జూచుచు కృష్ణా ! ॥ 57

కం॥ సరసిజభవమురహరశం ।
కరరూపములం జగంబు ♦ గల్పించి యటన్ ।
భరియించి చెఱచుదువు ము ।
వ్వుర మూర్తివి నీవె విశ్వ ♦ పోషక కృష్ణా ! ॥ 58

కం॥ ఇలు వేల్పు ననుచుఁ గొలిచెదఁ ।
గులదైవము ననుచు నెపుడుఁ • గొలిచెద నాలో ।
గలఁడంచుఁ గాంచి కొలిచెద ।
గల సర్వము నీవటంచుఁ • గాంచెద కృష్ణా ! ॥ 59

కం॥ పరమాత్మ నీవు సన్మతి ।
పరిజనములు నాదు ప్రాణ • వాయువు లేమం ।
దిరము తను వఖిల విషయా ।
చరణంబును నీదు పూజ • సలువుట కృష్ణా ! ॥ 60

కం॥ భూతేశుఁడ వీవొకఁడవు ।
భూతంబులు పెక్కు సర్వ • భూతాత్ముఁడవై ।
భూతముల వెలసియుండెదు ।
భూత హితాచరణ ! సద్వి • భూ ! శ్రీకృష్ణా !॥ 61

కం॥ ఘనుఁడవు త్రిజగన్మోహన ।
తనుఁడవు సంసార భూరి • తాపత్రయనో ।
దనుఁడవు సనాతనుండవు ।
నినునింతటివాఁడనంగ • నేర్తునె ? కృష్ణా ! ॥ 62

కం॥ నీపద మరయఁగఁ బ్రాకృతు ।
లోపు మరే, విషయనిస్పతి • తోద్ధరణం బా ।
ద్వాపరము భయాతీతము ।
నీపదమని తెలియఁజాల • నే శ్రీ కృష్ణా ! ॥ 63

కం॥ కలవు సహస్రశిరంబులు ।
కలవు సహస్రములు కనులు • కనుఁగొన నీకుఁ ।
గలవు సహస్ర పదంబులు ।
వెలయు విరాడ్విగ్రహంబు • వేఁడెదఁ గృష్ణా !॥ 64

కం॥ ఇల పదములు నాభి వియ ।
త్తల మసువులు మారుతములు • తరణివిధులు క ।
న్నులు దశదిశలును వీనులు ।
తల దివి ముఖ మగ్ని నీకుఁ • దనరుం గృష్ణా ! ॥ 65

కం॥ సురగరుడోరగనక్తం ।
చరకిన్నరయక్షసిద్ధ • సాధ్యమనుజఖే ।
చర సంతతి నీలోనం ।
దిరముగ విలసిల్లనొప్పి • తివి శ్రీ కృష్ణా ! ॥ 66

కం॥ భూమీసురు లాననమున
భూమీశులు బాహువులను భూ ♦ స్పృక్కులు ను।
ద్దామోరుస్థలి శూద్ర।
స్తోమము పదములను నీకుఁ ♦ దోఁచిరి కృష్ణా ! ॥ 67

కం॥ వేదులు బర్హిస్సు, మహా।
వేదియుఁ బృషదాజ్యచరు హ ♦ విర్ఘృత పాత్రా।
సాదిత మఖశాలలు త !
ద్వేదత్రయములును నీవె ♦ పేర్కొనఁ గృష్ణా! ॥ 68

కం॥ స్మరియించినఁ గలుషపరం।
పరలను హరియించునట్టి ♦ భాగీరథియున్ ।
సరయూకృష్ణాగోదా।
వరులు భవత్పాదసంభ ♦ వలు శ్రీకృష్ణా ! ॥ 69

కం॥ సకలమహా క్షేత్రంబులు।
సకలఋషీశ్వరులు సకల ♦ సాధ్వీవ్రతతుల్ ॥
సకలసురతరునికాయము।
సకలము నీవయ్య! సాధు ♦ సన్నుత! గృష్ణా! ॥ 70

కం॥ నిమిషమ్ములు గడియలు యా।
మములు లవములు రేలు పక్ష ♦ మాసమ్ములు న ॥
బ్దములు నగు నీమహాకా।
లము నీరూపంబుగాఁ ద ♦ లంచెద గృష్ణా ! ॥ 71

కం॥ ఆపాతాళనభోంత।
ర్వ్యాపకుఁ డౌగా వెలుంగు ♦ ఘనుఁ డౌ నీ ॥
రూపంబు లిట్టి వనుచు ని।
రూపింపగలేరు బ్రహ్మ ♦ రుద్రులు కృష్ణా ! ॥ 72

కం॥ నీకనుమూసిన వెలుఁగును।
నీకను దెఱచిన నడంగు ♦ నిఖిల భువనముల్ ।
నీకరుణ గల్గగ వర్ధిలు।
నీకళ సచరాచరంబు ♦ నిక్కము కృష్ణా ! ॥ 73

కం॥ జలజాతహితుఁడు జలఘట।
ములలో వీక్షింప బింబ ♦ ములు పెక్కగు న।
ట్టుల నీవొక్కఁడ వయ్యును।
బలు దెఱఁగులఁ గానిపింపఁ ♦ బడుదువు గృష్ణా!॥ 74

కం॥ కలసత్యమనెడు వానికిఁ ।
గల జగములు సత్యమంచుఁ • గనిపించునటుల్ ।
గల కల్లగా నెఱుంగినఁ ।
గల జగములు కల్లగాక • కలవే కృష్ణా ! ॥ 75

కం॥ కలనీవే కల్పించెదు ।
కలగాంచెడువేళ సాక్షి • గాఁ జూచెదవా ।
కలఁగన్నవాఁడు మేల్కొన ।
గలఁ దెల్పెడువాఁడ వీవ • గద ? శ్రీ కృష్ణా ! ॥ 76

కం॥ సనక సనందన నారద ।
జనక పరాశర వసిష్ఠ • సత్యవతీనం ।
దన భీష్మ శుకుల నేలిన ।
ఘనకరుణామతివి నీవు • గావే కృష్ణా ! ॥ 77

కం॥ మదగజము నిన్నుఁ బొగడఁగఁ ।
జదివెడు వేదంబులుపని • షత్తులు చాలన్ ।
మదిసతతసింహిచిపరునిడి ।
కదిసి విపద్దశను బాపి • కాచితె కృష్ణా ! ॥ 78

కం॥ తన దేహము వదలెడితఱిఁ ?
దనయుని నారాయణాఖ్యుఁ • దలఁచిన యంతన్ ।
నను దలఁచెనని యజామిళ ।
ఘునిఁ బ్రోవఁగలేదె యంత • లో శ్రీకృష్ణా ! ॥ 79

కం॥ అటుకు లొక పిడికెడిడినం ।
తటనే నీవాకుచేల • ధరణీసురుమి ।
క్కుటంపుం గల్మిని వెలసెడు ।
నటులన్ వరమిచ్చి మనిచి • తౌరా, కృష్ణా ! ॥ 80

కం॥ పలుగాకులెల్ల సభలో ।
పలికీడిచి తెచ్చి మాన • భంగము సేయన్ ।
బలుగాసిఁ జెంది ద్రౌపది ।
పిలిచిన జనుదెంచి కావ • వే ! శ్రీ కృష్ణా ! ॥ 81

కం॥ వాసన గంధము లొసగం ।
గా సంతసమంది భూరి • కరుణను గుబ్జన్ ।
డాసి తనువక్రత నుబోఁ ।
ద్రోసిన రూపవరదనన్నుఁ • బ్రోవుము కృష్ణా! ॥ 82

కం॥ "కురుసంతానవినాశం ।
కురు" నాఁబల్కుచును ఘోర ♦ కోపమున ధను ।
ర్గురుసుతుఁడు శరమునిడ న ।
త్తర కొామరునిఁ గాచు చక్ర ♦ ధర! శ్రీకృష్ణా!॥ 83

కం॥ నాతప్పులున్న గణనా ।
తీతమ్ము లటంచుఁ దెలిసి ♦ దిగులొంది మురా ।
రాతి నిను శరణుఁ జొచ్చితిఁ ।
బాతకుఁడని నన్ను విడువ ♦ భావ్యమె కృష్ణా!॥ 84

కం॥ మంచిపని యొకటి నేనొన ।
రించినదే లేదు నీతి ♦ రీతిఁ దొలఁగి వ ।
ర్తించితి నన్నిప్పుడుపే ।
క్షించిన భవజలధిఁ బడిన ♦ శిరచెదఁ కృష్ణా!॥ 85

కం॥ గురుసన్నిధిఁ జిరకాలము ।
చరియించుచు మేటి బ్రహ్మ ♦ చర్యంబున నేఁ ?
బరమార్థ మరసియుండిన ।
బరిశుద్ధుఁడఁ గాను నిజము ♦ పల్కెదఁ గృష్ణా!॥ 86

కం॥ పరమేశ్వరార్పణమ్ముగ ।
గురుదక్షిణ లఖిల విప్ర ♦ గోటులకిడి య ।
ధ్వర దీక్షలను మెలంగిన ।
చిరయశుఁడను గాను నష్ట ♦ శీలుఁడఁ కృష్ణా!॥ 87

కం॥ నరుచేతఁ జిక్కువడు వా ।
నరునివలెం గర్మబంధ ♦ నమ్మునఁ బడినేఁ ।
జరియింప నోప బంధము ।
కరుణన్ వదలించి కావ ♦ గద శ్రీ కృష్ణా!॥ 88

కం॥ వెనుకటి కర్మవశమ్మునఁ ।
దనువును ధరియించి కర్మ ♦ తంత్రత మని త ।
త్తనువు విడనాడుచుండుట ।
నినుఁ గొలిచినఁ గాని వదల ♦ నేరదు కృష్ణా!॥ 89

కం॥ నానా దుర్వాసనల ।
న్మానసమతి కలితమయి ప్ర ♦ మత్తతఁ గర్మా ।
ధీనుండనయి చరించుట ।
మానుపు జ్ఞానంబొసంగు ♦ మా శ్రీ కృష్ణా!॥ 90

కం॥ కాలము కడు వేగమె చనుఁ ।
గాలము గలదంచు విషయ ♦ కాంక్ష మెలఁగు నా ।
కాలగతి నరయుచుండెదు ।
కాలుని వదలింప నీవె ♦ గతి శ్రీ కృష్ణా ! ॥ 91

కం॥ హరి నీపద సంసేవా ।
పరతంత్రుఁడనైన యిప్పుడు ♦ పరికింపంగా ।
సరసిజభవాండ మెల్లను ।
హరిమయమై కానిపించె ♦ నచ్యుత! కృష్ణా ! ॥ 92

కం॥ హరి నిన్నుఁ దలఁచి భజించెద ।
హరి నిన్నుఁ దలఁచి తీర్థ ♦ మానెద రేలన్ ।
హరియనుచు నిద్రఁ జెందెద ।
హరియని పేరుమనఁ జేతు ♦ హరి శ్రీ కృష్ణా ! ॥ 93

కం॥ ఎఱిఁగితి హరియను రెండ ।
క్షరములు మఱియవ్యయములుగ ♦ గా నేటికి నే ।
నెఱిఁగిన యవి యీ రెండ ।
క్షరములచే నాదు జన్మ ♦ సఫలము కృష్ణా ! ॥ 94

కం॥ పురములు మేలగు నంతః ।
పురములు పరిజనము లడుగఁ ♦ బోని యిపుడు నీ ।
చరణములు పట్టలేదో ।
పరమేశ్వర జన్మభయముఁ ♦ బాపవె కృష్ణా ! ॥ 95

కం॥ ప్రభువులు వినఁగా విద్వ ।
త్సభలన్ దర్కాది శాస్త్ర ♦ చతురతగల వా ।
గ్వైభవము నీ విచ్చినఁ గడు ।
శుభమని కైకొనఁగ నొల్లఁ ♦ జూ శ్రీ కృష్ణా! ॥ 96

కం॥ సోమునిఁ గేరెడు మోములు ।
సామజయానముల మిగుల ♦ సన్నకవునులన్ ।
దామరకన్నుల జక్కని ।
లేములకై నిన్నుఁ జేర ♦ లేదుర కృష్ణా ! ॥ 97

కం॥ భీరుని శూరుని వికలా ।
కారుని మదనోపమాంగుఁ ♦ గా దుర్గుణునిన్ ।
భూరిగుణవంతుఁ గాఁగన్ ।
ధారుణిఁ గల్పించు ధనముఁ ♦ దలఁపను కృష్ణా ! ॥ 98

కం॥ ఇలపైఁ గల సుఖములు పె ।
ద్దలు గలవవి యెంచ నేల • గురుతర సుకృత ।
మ్ములఁ గలుగు నాక సుఖములు ।
గలిగించె నవన్న ముదముఁ • గాంతున కృష్ణా! ॥ 99

కం॥ కలఁ జగముల నెల్లను దృణ ।
తులితముగాఁ జూచి వాంఛ • తొలఁగ గురుకృపా ।
బలవిజ్ఞానశ్రీని ।
శ్చల పూర్ణ సమాధినందు • శాంతిం గృష్ణా! ॥ 100

కం॥ శ్రీమన్నారాయణ! త్వ ।
న్నామార్థ రహస్యచింత • నపరుఁడను బుధ ।
స్తోమపథవర్తనుఁడ నీ ।
ప్రేమకుఁ బాత్రుండ బ్రోవ • వే శ్రీకృష్ణా! ॥ 101

కం॥ వనజాక్షు నీతనూజుఁడు ।
వనజాసనుఁ డతని యన్వ • వాయమునందుఁగా ।
జనియించె శౌనకుండను ।
ముని తద్గోత్రజుఁడ శరణు • మురహార కృష్ణా! ॥ 102

కం॥ వసుధామరసంతతిలో ।
వసుధర శ్రీయమ్మనూరు • వారని యమ సా ।
ధుసమితి పిలువఁగ నెప్పుడు ।
వసియింతును దాదిరెడ్డి • పల్లెం గృష్ణా! ॥ 103

కం॥ సతతక్రతు దీక్షాపరుఁ ।
డతి శాంతుఁడు వేంకటాచ • లాధ్వరి తేజో ।
జితదివమణి శిష్టాగ్రణి ।
యతనికిఁ బుత్రుఁడ భవత్కృ • పాత్రుఁడఁ గృష్ణా! ॥ 104

కం॥ శ్రుతిపారగుఁ డఖిలకలా ।
పతి శంకరనిభుఁడు తీర్థ • పరుఁ డురుకరుణా ।
మతి బ్రహ్మానందాభిద ।
యతి తచ్చరణములు గొల్తు • నాత్మం గృష్ణా! ॥ 105

కం॥ తతకీర్తి బ్రహ్మవిద్యా ।
చతురాస్యుఁడు కైవశేష • శాస్త్రి మృడానీ ।
పతి పాదపద్మసేవా ।
రతుని సతీర్థ్యుండ నిరిడి • రాప్రియ కృష్ణా! ॥ 106

కం॥ భువి సుబ్రహ్మణ్యేశ్వర ।
కవివరుఁడ భవత్ప్రసాద ♦ కలితవచశ్శ్రీ ।
లవరచిత శతకమిది యా ।
రవిచంద్రులు గలుగుదనుక ♦ రంజిలు కృష్ణా ! ॥ 107

కం॥ శతకంబులు గలవు పర ।
శ్శతములు ధరలోన నందు ♦ శార్ఙ్గిధరుఁడె మా ।
గతియని భక్తిం గొలిచెడు ।
మతిమంతుఁడె యెఱుఁగు దీని ♦ మధురిమ గృష్ణా ! ॥ 108

కం॥ సదమలమతులీశతకముఁ ।
జదివిన ధనధాన్య పుత్ర ♦ సౌఖ్యాన్వితులై ।
తుదఁ బుణ్యలోకములలోఁ ।
గదలక వసియింత్రు నీదు ♦ కరుణం గృష్ణా ! ॥ 109

కం॥ ధరచాలఁ బండునట్టుల ।
ధరణీదేవులకు శుభము ♦ దప్పక యుండన్ ।
ధరణీతలేశుఁ డెప్పుడు ।
ధరధర్మమునేల నేల ♦ దలఁపవె కృష్ణా ! ॥ 110

కం॥ సామప్రియాయ జలద ।
శ్యామల దేహాయ, సత్య ♦ సంధాయ గుణా ।
రామాయ దుష్టదైత్యవి ।
రామాయ నమోయటందు ♦ రా శ్రీ కృష్ణా ! ॥ 111

కం॥ శ్రిత రక్షణాయ పాథో ।
ధితనూజావల్లభాయ ♦ ధీరాయ జగ ।
ద్ధితనర్తనాయ జగతాం ।
పతయే యని నీకు మ్రొక్కు ♦ వాఁడను గృష్ణా ! ॥ 112

కం॥ హంసాయ మహానిహృద్దయరి ।
రంసాయ సతాఘమయంక ♦ రాయ పురాణో ।
త్తంసాయ జన్మదుఃఖ ।
ధ్వంసాయ నమోయటంచుఁ ♦ బలికెదఁ గృష్ణా ! ॥ 113

కం॥ కంసాంతకాయ మాయా ।
పాంసుల సంబంధనిత్య ♦ భయహేతుక దు ।
స్సంసార తాపఖండన ॥
పుంసే యని నీకు గేలు ♦ మోడ్చెదఁ గృష్ణా ! ॥ 114

కం॥ మధుసూదనాయ దధికృత ।

మధురిమసక్తాయ రూప ♦ మధురాయ సుధా ।

మధురతరభాషణే శ్రీ ।

మధురాపతయే నమోన ♦ మః శ్రీ కృష్ణా ! ॥ 115

కం॥ తెనుఁ గెఱుఁగను, గీర్వాణ ।

మ్మన నెఱుఁగను, ఛందమన్న ♦ నదియెఱుఁగను నీ ।

వనిపించున నట్టులనే ।

నననేర్చితి నన్యమెఱుఁగ ♦ నయ్యా ! కృష్ణా ! ॥ 116

కం॥ కించిద్జ్ఞుఁడె నాకవనముఁ ।

గాంచిన దోషములు మెండు ♦ గా నుండినను ।

న్మించి సవరింతురని ప్రా ।

ర్థించెదఁ బండితులఁ గవివ ♦ రేణ్యులఁ గృష్ణా! ॥ 117

చక్రబంధము.

శా॥ దక్షా! సుస్థిరహర్ష దాయక ! సత ♦ త్రాణదవ్యపుణ్యాంచితా ।

ధ్యక్షా బ్రహ్మచరిష్ణు మోదకర ! స ♦ త్యానుశ్రయా కృష్ణ భూ

రక్షా ! హంసగగుర్వతీతకప టా ♦ రాతి ప్రభీతి ప్రదా ।

నాక్షీణోర్వ్యదధి బుద్ధ్యతీతగ సనే ♦ తా! సర్వభూతాస్పదా!! ॥ 11

END OF
TITLE